వైభవంగా శ్రీకాల సర్పాల విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు



ఫిలింనగర్: ఫిలింనగర్ దైవసన్నిధానంలో శ్రీకాల సర్పాల విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో రెండో రోజైన గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివార్ల విగ్రహాలకు జలాధివాసం, పుష్పాధివాసం, ధాన్యాధివాసం పూజాదికాలు నిర్వహించారు. నేడు ఆలయంలో ఉదయం 8 గంటలకు విగ్రహాల ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. వేడుకల్లో దైవసన్నిధానం చైర్మన్ మంచు మోహన్‌బాబు పాల్గొంటున్నారని వారు తెలిపారు.

వేడుకగా స్వామివారి తృతీయ పుష్కరోత్సవాలు



బంజారాహిల్స్: అపోలో ఆస్పత్రి ఆవరణలో ఉన్న శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తృతీయ పుష్కరోత్సవ వేడుకలు ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. అయిదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా గురువారం ఆలయంలో ద్వారకాతోరణ పూజ, చతుస్థానార్చన, వేద ఇతిహాస పురాణ, స్తోత్ర పారాయణాలు, పెరుమాళ్లకు నవకలశ స్నపన తిరుమంజనం, వాహన సేవ, పూర్ణాహుతి నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన భట్టాచార్యులు తెలిపారు. ఆలయంలో జరిగిన ఈ పూజాదికాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం



లిబర్టీ: ప్రతి ఒక్కరు మానవత్వంతో ముందుకొచ్చి రక్తదానం చేయాలని.. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తే అది ప్రాణదానంతో సమానమని ఆదిలీలా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఆదినారాయణ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన రక్తాదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రధానంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాన్ని కాపాడవచ్చునని తెలిపారు.

ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం

లిబర్టీ: సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు ఎస్.సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది చంద్రమోహన్‌గౌడ్ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని విస్తృతస్థాయిలో కవిత్వం రాయాల్సిన అవసరం ఉందని రయితలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని అభ్యుదయ రచయితల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజంలో అనేక సమస్యలు రుగ్మతులు, మూఢనమ్మకాలు ఉన్నాయని వాటిని వస్తువుగా తీసుకోని కవిత్వం రాసి ప్రజల్లోకి ఆలోచన చేయడం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్.విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అల్మారాలో దాచిన బంగారు ఉంగరాలు మాయం

వెంగళరావునగర్: అల్మారాలో దాచిన బంగారు ఉంగరాలు మాయమైన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్పీఆర్‌హిల్స్‌లో ఉండే పి.శశిరేఖ అనే మహిళ ఈ నెల 17న తన గదిలోని అల్మారాలో రెండు బంగారు ఉంగరాలు దాచింది. బయటకు వెళ్లి వచ్చేలోగా ఉంగరాలు మాయం అయ్యాయి. మల్లీశ్వరి, దయానంద్ అనే వ్యక్తులపై తనకు అనుమానం ఉన్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ద్విచక్ర వాహనం మాయం

ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం మాయమైన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాలివీ... యాదగిరినగర్‌లోని జి.హరిగంగ ప్రసాద్ ఈ నెల 19న తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేసి ఇంట్లో పడుకున్నాడు. ఉదయం చూడగానే ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

'కోడ్' కూసిన వేళ..!



ఫిలింనగర్‌లో విగ్రహాలకు ముసుగులు వేస్తున్న దృశ్యం

బంజారాహిల్స్: పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రధాన రోడ్లతో పాటు పలు కూడళ్లు, కాలనీలు, బస్తీల్లో ఉన్న ఫ్లెక్సీలు, గోడరాతలను జీహెచ్ఎంసీ సిబ్బంది పూర్తిగా తొలగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలల నుంచి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల చాలా గోడలపై ఓ పార్టీ నేతలు పెద్ద ఎత్తున గోడ రాతలు రాయించారని దీంతో అవి కనిపించకుండా రంగులు వేయడానికి కాస్త సమయం పడుతున్నదని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ప్రధాన కూడళ్లలో ఉన్న అన్ని విగ్రహాలకు అధికారులు ముసుగులు వేయిస్తున్నారు. రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉన్న ఏ గుర్తులను కూడా అధికారులు వదలడం లేదు.

యువకుడి అదృశ్యం

వెంగళరావునగర్: స్నేహితులను కలిసి వస్తానని చెప్పిన కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని ఓ తండ్రి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... కందుకూరి ప్రసాద్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన కుమారుడు ధన్‌రాజ్ ఏడాది కిందట ఉద్యోగం పోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. ఈ నెల 17న తన స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని డబ్బులు తీసుకుని వెళ్లాడు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్విచాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పాన్ దుకాణానికి వెళ్లిన మహిళ...

పాన్ దుకాణానికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. జి.రేణుక ప్రైవేట్ జాబ్ చేస్తూ రహమత్‌నగర్‌లో ఉంటుంది. ఆమె తల్లి ఎస్.లక్ష్మమ్మ అప్పుడప్పుడు పాన్ షాపునకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేది కాదు, చుట్టుపక్కలవారు, తెలిసిన వ్యక్తులు ఆమెను తీసుకుని వచ్చేవారు. ఈ నెల 20న పాన్ షాపునకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో రేణుక మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

భవన నిర్మాణ వ్యర్థాలపై

నిర్లక్ష్యాన్ని సహించం

ఎప్పటికప్పుడు తొలగించాలి
- నిర్మాణదారులకు అవగాహన కల్పించాలి
- ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే



మాట్లాడుతున్న ఖైరతాబాద్ జెడ్‌సీ హేమంత్ బోర్కాడే

బంజారాహిల్స్: భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా వేస్తున్నారని, దీని వల్ల పారిశుద్ధ్య సమస్యతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలపై గురువారం ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్‌సీ మాట్లాడుతూ... నిర్మాణ వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయని, ఇళ్ల ముందు, రోడ్ల పక్కన కుప్పలుగా పోస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు ఎందుకు తరలించడం లేదని, ఎందుకలా కుప్పలుగా పోస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్డు పక్కన పోస్తే వారికి తగిన జరిమానా విధించాలని సూచించారు.

- అలాగే నిర్మాణ వ్యర్థాలను జీహెచ్ఎంసీ టిప్పర్ల ద్వారా తరలించేందుకు తగిన రుసుము కూడా వసూలు చేసి, ఈ విషయంలో అందరికీ అవగాహన కలిగించాలన్నారు.
- బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సోమాజీగూడ, ఖైరతాబాద్, మెహిదీపట్నం ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
- ఇల్లు నిర్మించే క్రమంలో తమ పాత ఇళ్లను కూల్చే పరిస్థితుల్లో నిర్మాణ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయని, కొన్నిచోట్ల ఫుట్‌పాత్‌లు కూడా నిండిపోతున్నాయని, రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
- సంబంధిత అధికారులు ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలిగిస్తూ కఠినంగా వ్యవహరించాలని వెల్లడించారు. లారీలు నిర్మాణ వ్యర్థాలను ఖాళీ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై వేస్తున్నప్పుడు వాటిని గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, జరిమానాలు కూడా విధించవచ్చని సూచించారు.
- ఎప్పటికప్పుడు భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తూ సూచనలు జారీ చేస్తున్నా యధావిధిగా సమస్య అలాగే ఉంటుందని, ఈ విషయంలో ఉప కమిషనర్లు తగిన రీతిలో పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
- మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఉప కమిషనర్లు నాగేశ్వరరావు, శశిరేఖ, విద్యాధర్, జగన్, ప్రశాంతి, ఏఎంఓహెచ్‌లు విజయరమణ మోహన్‌రావు, అనురాధ, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ, రజనీకాంత్ పాల్గొన్నారు.

పద్మశాలీలకు రాజ్యసభ, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వండి

హిమాయత్‌నగర్: రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న పద్మశాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజ్యసభ, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, ఆరు కార్పొరేషన్‌ల చైర్మన్‌లుగా అవకాశం కల్పించి పద్మశాలీల అభ్యున్నతి తోడ్పడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ సత్యనారాయణ, సూరెపల్లి రవికుమార్ మాట్లాడుతూ... పద్మశాలీల చిరకాల కోరిక 'పద్మశాలీ ఫైనాన్స్ కార్పొరేషన్'ను ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు సంఘం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేనేత రంగం సరైన పెట్టుబడి లేక చితికి పోతున్నందున ఆదుకోవడానికి పద్మశాలీలు జీవనోపాధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న పద్మశాలీల ఆర్థిక పరిపుష్టి కొరకు పద్మశాలీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు తగినన్ని నిధులు నిరంతరం ప్రభుత్వం సమకూర్చాలని కోరారు. సంఘం కోశాధికారి కొండ సహదేవ్, సహాయ కార్యదర్శి చిప్ప నవీన్, సభ్యులు కుసుమ విజయ, దేవులపల్లి రాధిక, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బంజారాహిల్స్‌లో 'చిట్ చాట్ ఛాయ్'



ఔషధ మొక్కల తేనీటి ఉత్పత్తులను చూపిస్తున్న నిర్వాహకులు

బంజారాహిల్స్: యూనిక్ కాన్సెప్ట్‌తో ఔషధ మొక్కలతో నగరవాసులకు తేనీటి రుచులు అందించేందుకు చిట్‌చాట్ చాయ్ సంస్థ తన స్టోర్‌ను బంజారాహిల్స్‌రోడ్ నెం. 4లో గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు సోషలైట్స్‌తో పాటు పేజ్3 సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పూర్ణ తేజ మాట్లాడుతూ ఇది దేశంలోనే తొలి స్పెషాలిటీ టీ బార్ అని సరికొత్త రుచులతో పాటు ఆరోగ్యాన్ని సైతం అందించే విభిన్న రకాల తేనీటిని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కె.ఎల్.నారాయణ్, హరీష్ చంద్రప్రసాద్, యార్లగడ్డ శ్రీదేవి, స్వాతి సంఘి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ పోలీసులకు గ్లూకోన్-డి ప్యాకెట్ల పంపిణీ



గ్లూకోన్-డి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సాయిప్రకాష్‌గౌడ్

బంజారాహిల్స్: ఎండలు మండుతుండటంతో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా గ్లూకోన్-డి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సాయి ప్రకాష్‌గౌడ్ తెలిపారు. గురువారం బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పోలీసులకు ఆయన గ్లూకోన్-డి ప్యాకెట్లను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ... వేసవి తీవ్రత నుంచి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు గ్లూకోన్-డి తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పోలీసులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

ఎవడిగోల వాడిదే..!



మల్లెమాల ముందు లీకవుతున్న నీళ్లలో బైక్‌ను కడుగుతున్న వాహనదారుడు

బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-2లోని ప్రసాద్ ల్యాబ్స్ ఎదురుగా మల్లెమాల ముందు భారీగా నీటి పైప్ లీకేజీ అయ్యింది. అయితే ఓ వాహనదారుడు లీకవుతున్న నీళ్ల వద్ద తన బైక్‌ను ఆపి దానిని కడుక్కోవడం అటు నుంచి వెళ్తున్న వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలే వేసవి.. ఆపై ఇళ్లల్లో నీటి కొరత.. ఇదే అదునుగా భావించిన సదరు స్కూటరిస్టు లీక్ అవుతున్న నీళ్ల వద్ద తన బైక్‌ను కడిగి తళతళ మెరిసేలా చేసుకున్నాడు. అటు నుంచి వెళ్తున్న వాహనదారులు వింతగా చూస్తున్నా ఆ స్కూటరిస్టు మాత్రం ఇవేమీ పట్టకుండా తన పని తాను చేసుకుంటూపోయాడు. మొత్తానికి లీకవుతున్న నీళ్లు ఈ రకంగానైనా ఉపయోగపడుతున్నాయని సదరు వాహనాదారుడు సంబరపడ్డాడు.

తెలుగు టెలివిజన్ చరిత్రలో 'కార్తీకదీపం' సంచలనం



ప్రసాద్‌ల్యాబ్స్‌లో సందడి చేసిన కార్తీకదీపం నటీనటులు

బంజారాహిల్స్: తెలుగు టెలివిజన్ చరిత్రలో కార్తీకదీపం సీరియల్ సంచలనం సృష్టించిందని, అత్యధిక రేటింగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిందని కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో కార్తీకదీపం టీం సందడి చేస్తూ కార్తీకదీపం-2 వివరాలను వెల్లడించారు. ఈ నెల 25 నుంచి సోమవారం నుంచి శనివారం వరకూ రాత్రి 8 గంటల నుంచి స్టార్ మాలో కార్తీకదీపం-2 ప్రసారం అవుతుందని తెలిపారు. బలమైన కథతో అనురాగాలు, అనుబంధాలు, అవమానాలు, అనుమానాలు, అపనిందలు ఓ కుటుంబంలో ఎలావస్తాయో తెలుపుతూ కార్తీకదీపం ప్రేక్షకులను రంజింపజేసిందని, ఇప్పుడు కార్తీకదీపం-2 (ఇది నవవసంతం) కూడా మరింత రక్తికట్టించే సంఘటనలు, పాత్రలతో ముందుకు వస్తుందని చెప్పారు.

'ఓటుతో గుణపాఠం చెప్పాలి'



మాట్లాడుతున్న కృష్ణస్వరూప్

లిబర్టీ: ఓటు ఆయుధంతో ఓటర్లు రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు గొప్ప ఆయుధమని దళిత బహుజనులను విస్మరించిన రాష్ట్ర అభివృద్ధిని ప్రజాసంక్షేమ విస్మరించిన ప్రధాన రాజకీయ పార్టీలను లోక్‌సభ ఎన్నికల్లో తిరస్కరించాలని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించారని ఆరోపించారు. దళిత బహుజనులను చట్టసభల్లోకి పంపితే ప్రజావానిని వినిపిస్తారని దళిత బహుజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. కొత్త కొత్త వాగ్దానాలతో హామీలతో ప్రజలను మభ్యపెట్టి కేంద్రంలో రాష్ట్రంలో అధికారం రావాలని కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని ఆయా పార్టీలను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తిరస్కరించాలని కోరారు. నేతలు ఇటికాల గణేష్, బి.సతీష్‌కుమార్, నక్క దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌కు శుభాకాంక్షలు



గవర్నర్‌ను కలిసిన భీంరెడ్డి, నవీన్‌యాదవ్ తదితరులు

రహమత్‌నగర్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి.పి.రాధాకృష్ణన్‌ను ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ హైదరాబాద్ డిస్టిక్ చైర్మన్ భీంరెడ్డి, హైదరాబాద్ డిస్టిక్ చీఫ్ పార్టున్ నవీన్ యాదవ్ గురువారం రాజ్‌భవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని తమకు గవర్నర్ సూచించినట్లు వారు తెలిపారు. అసోసియేషన్ ప్రతినిధులు జ్యోతి, సాయినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

'రాజకీయ కుట్రలో భాగమే కవిత అరెస్టు'

పంజగుట్ట: ఎమ్మెల్సీ కవిత అరెస్టు కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేమీ లేవని, కేసీఆర్‌ను మానసికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు చేసిన కుట్రలో భాగమే అని యునైటెడ్‌పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రయ్య ఆరోపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబీసీ కమిషన్ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్, ముప్పు భిక్షపతి మాట్లాడుతూ... ఒక మహిళ, మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ అని చూడకుండా ప్రధాని నరేంద్రమోదీనే ఈడీ రూపంలో వచ్చి ముందుగానే టిక్కెట్లు కూడా బుక్ చేసుకుని అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కవిత రిమాండ్ తొలగించి విడుదల చేయాలని, ఆమెను కేవలం ఒక సాక్షిలా చూడాలని, ముద్దాయిలా చూడకూడదని డిమాండ్ చేశారు. సమావేశంలో దత్తాత్రేయ, నాగేందర్, గీత తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేతలు



కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగడ్డ బీఆర్ఎస్ నేతలు

శ్రీనగర్‌కాలనీ: ఎర్రగడ్డ బీఆర్ఎస్ సీనియర్ నేతలు గంట మల్లేష్, ఎర్ర కృష్ణకుమార్, మహ్మద్ సర్దార్‌తో పాటు 150 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. నేతలు మోసిన్ ఖురేషి, రవిగౌడ్, పోతురాజు నర్సింగరావు, ఎన్.ఎస్.కె.ఆకాష్, రమేష్‌నాయక్, గంట శ్రీనివాస్, భిక్షపతి, బాలయ్య, యాదయ్య, గణేష్, రంగారావు, సురేష్, రాజు, దీపక్, రాజా, యాదిలాల్, గంట ధనరాజ్, దయానంద్ పాల్గొన్నారు.

నీటి దందాపై అధికారుల కొరడా

బోరబండలో నాలుగు బోర్లు, లారీ సీజ్



బోర్‌ను సీజ్ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

రహమత్‌నగర్: అనుమతి లేకుండా నీటి వ్యాపారం చేసే వారిపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. బోరబండ డివిజన్‌లో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ దందా గుట్టు రట్టు చేశారు ఖైరతాబాద్ మండల రెవెన్యూ అధికారులు. వివరాలివీ... బోరబండ డివిజన్ సైట్-3 కాలనీ, అనుకుని ఉన్న అల్లాపూర్, పద్మావతీనగర్, మాదాపూర్ డివిజన్‌లు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాల్లో చాలా కాలంగా అక్రమంగా నీటి వ్యాపారం కొనసాగుతున్నది. మూడు మండలాలు కావడంతో అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వీరి వ్యాపారాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అయితే సైట్-3 ప్రాంతంలో బోర్‌వెల్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, నీటిని తరలించే ట్యాంకర్ల రాకపోకలు పెరిగిపోవడంతో స్థానికులు ఖైరతాబాద్ మండల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు కథ బయట పడింది. స్థానికుల ఫిర్యాదుతో మూడు రోజుల క్రితం సైట్-3 వచ్చిన ప్రత్యేక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌రాజ్, ఆర్ఐ విజయ్, సిబ్బంది ఇదే నాలుగు బోర్లు, బోర్‌వెల్ లారీని సీజ్ చేశారు.

'జాయిన్ డెవోప్స్' క్లౌడ్ ఇంజినీరింగ్ విద్యకు మార్గదర్శకం



శివకుమార్‌రెడ్డి

బంజారాహిల్స్: ప్రాంతీయ భాషల్లో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో స్థాపించబడిన 'జాయిన్ డెవోప్స్' నేడు క్లౌడ్ ఇంజినీరింగ్ విద్యకు మార్గదర్శకమైందని వ్యవస్థాపకుడు శివకుమార్‌రెడ్డి మెట్టుకూరు తెలిపారు. బంజారాహిల్స్ గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రారంభమైన నాటి నుంచి డెవోప్స్ తెలుగు భాషా బోధన ద్వారా క్లౌడ్ ఇంజనీరింగ్‌లో 4,500 మంది విద్యార్థులకు సాధికారతను అందించడం జరిగిందన్నారు. టెక్ మహీంద్రా, డీబీఎస్, హెచ్‌సీఎల్, ఎల్టీఐ మైండ్ ట్రీతో సహా ప్రఖ్యాత కంపెనీలోల 3,500లకు పైగా విద్యార్థుల ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేసినట్లు చేశారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 215,000 యూఎస్‌డీ ఆదాయాన్ని ఆర్జించందన్నారు. డెవోప్స్‌ను క్లౌడ్ ఇంజనీరింగ్ విద్య ప్రముఖ ప్రొవైడర్‌గా, జాయిన్ డెవోప్స్‌ను విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం నెలకొల్పబడిందన్నారు. తెలుగు రాష్ట్రాల మార్కెట్ అవసరాలను తీర్చడానికి తెలుగు, జాతీయ మార్కెట్ కోసం ఆంగ్లంలో ఆయా కోర్సులను అందించడం జరుగుతుందన్నారు.

దారిని ఆక్రమించి నిర్మిస్తున్న కట్టడాన్ని అడ్డుకోండి

ఫిలింనగర్: జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని స్వామి వివేకానందనగర్ బస్తీలో ఓ నిర్మాణదారుడు ఏకంగా దారిని కబ్జా చేస్తూ రోడ్లపైకి మెట్లు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బస్తీవాసులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాణదారుడికి దారిని ఆక్రమించి కట్టుకోవద్దని బస్తీవాసులందరూ ఇబ్బంది పడతారని పలుమార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని బస్తీవాసులు ఆరోపించారు. ఈ నిర్మాణం ఇలాగే జరిగితే భవిష్యత్‌లో మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుందని అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని సమస్యను పరిష్కరించాలంటూ బస్తీకి చెందిన మహిళలు వరలక్ష్మి, ప్రభావతి, సుకన్య, మాధవి, రాధ తదితరులు ఫిర్యాదు చేశారు.

విద్యార్థులకు ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్



ఖైరతాబాద్: ఆంగ్ల భాషా ప్రావీణ్యంపై నైపుణ్యాన్ని అంచనా వేయడం కోసం ఐఐఎంసీ కళాశాలలో ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించారు. గురువారం ఐఐఎంసీ ఆంగ్లభాషా విభాగం, ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్, ఐఎంఎస్ లెర్నింగ్ రీసోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 కళాశాలల నుంచి 590 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష వ్యక్తీకరణకు సంబంధించి 100 ప్రశ్నలతో 60 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సెయింట్ ఆన్స్ కళాశాలకు చెందిన శ్రీజ మొదటి బహుమతిగా రూ. 6 వేలు, రెండవ బహుమతిగా లక్ష్మికి ఐఐఎంసీ కళాశాల రూ. 4 వేలు, సెయింట్ జార్జిస్ ఉమెన్స్ కళాశాల నుంచి గ్లోరియా కరిష్మాకు, ఐఐఎంసీ కళాశాల కామిక్షి కశ్వితో పాటు మరో నలుగురికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఇలాంటి పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలపై పట్టు సాధించడంతో పాటు వారిలోని ప్రావీణ్యాన్ని వెలికితీయవచ్చని ప్రిన్సిపాల్ కూర రఘువీర్ తెలిపారు.